సాక్షి
యాదాద్రి భువనగిరి
శనివారం, 30, మార్చి, 2024



గిరిజన హక్కులను పరిరక్షిస్తాం

రాష్ట్రంలో గిరిజన హక్కులు పరిరక్షిస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు.

- 8లో



ఎక్సైజ్ అధికారుల దాడులు

ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో దాడులు నిర్వహించారు.

- 8లో



న్యూస్‌రీల్

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

భువనగిరి క్రైం: కోర్టుల్లో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) జిల్లా కమిటీ అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కోర్టు సముదాయాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు, న్యాయవాదుల విశ్రాంతి గదులు, మంచినీటి సమస్యలను జడ్జీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

యాదాద్రిలో ఊంజలి సేవోత్సవం



అద్దాల మండపంలో అమ్మవారికి పూజలు చేస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆగమ శాస్త్ర ప్రకారం ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరు, మాఢ వీధుల్లో సేవను ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం జరిపించారు. ఇక.. శ్రీస్వామి వారికి నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి.

మట్టపల్లిలో నిత్యకల్యాణం



కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించి శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా ముస్తాబు చేసి ఎదుర్కోలు మహోత్సం చేపట్టారు. ఆ తర్వాత విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుపర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేక టెట్ నిర్వహించాలి



మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మిర్యాలగూడ టౌన్ : ఇన్ సర్వీసెస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు కోరారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను ఏర్పాటు చేయాలని, పాఠశాలలకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని, పదోన్నతులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలని, ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని రూ.15కు పెంచాలని కోరారు. సమావేశంలో తెల్కపల్లి పెంటయ్య, ఇరుగు శ్రీరాములు, బొలిశెట్టి భిక్షపతి, శ్రీనివాస్, సంతోష్‌రెడ్డి, లింగయ్య, గోపాల్ రెడ్డి, చంద్రయ్య, యామిని, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

• భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే



గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం భువనగిరి పట్టణంలోని మన్నా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు



మోటకొండూర్ మండలం సికింద్రనగర్ గ్రామంలోని చర్చిలో యేసు క్రీస్తు శిలువ ప్రదర్శన

‘గులాబీ’లో స్తబ్దత!

- అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు
- పార్టీ కార్యక్రమాల్లోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేతలు
- ఇంతవరకు జిల్లాకు రాని ఎంపీ అభ్యర్థి
- పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించని జిల్లా నాయకత్వం
- పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కేడర్‌లో మరింత గుబులు



సాక్షి యాదాద్రి: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి నైరాశ్యంలో ఉన్న బీఆర్‌ఎస్ కేడర్‌కు రాష్ట్ర స్థాయిలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం స్తబ్దుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల విషయంలోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుందామంటే అందుబాటులో ఉండడం లేదని కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు నెలకొన్న ఈ పరిణామాలు కార్యకర్తల్లో మరింత అలజడి రేపుతున్నాయి. మరికొందరు నాయకులు పార్టీలో ఉండాలా? వెళ్లాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కనిపించని దిశానిర్దేశం చేసే నాయకత్వం

జిల్లా స్థాయిలో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసే నాయకత్వం కన్పించడం లేదు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భువనగిరి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. నియోజకవర్గ కేంద్రాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు లోకల్ కేడర్‌తో కలిసి కార్యక్రమాన్ని మమ అనిపించారు.

ఉద్యమకారుల మద్దతు

2001 నుంచి బీఆర్‌ఎస్‌కు పెట్టని కోటలా ఉన్న జిల్లాలో ఉద్యమకారులు తాజా పరిస్థితులపై ఆవేదనలో ఉన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి అందలం ఎక్కించిన నాయకత్వానికి కష్టకాలంలో దూరమవుతున్నారని పేర్కొంటున్నారు. ఎవరున్నా లేకున్నా పార్టీకి అండగా ఉంటామని ఉద్యమకారులు మద్దతు ప్రకటిస్తున్నారు.

ముఖం చాటేస్తున్న ముఖ్య నేతలు

అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లా పరిధిలోకి వచ్చే ఐదు నియోజకవర్గాల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు, వివిధ చైర్మన్‌లు, పార్టీ ప్రతినిధులతో బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయా స్థాయి నాయకులు ముఖం చాటేస్తున్నారు. కేడర్‌కు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్యులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం కొనసాగుతోంది. దీంతో బీఆర్‌ఎస్‌లో ఏం జరుగబోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంపీ అభ్యర్థి ప్రకటన తర్వాత..

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్యామ మల్లేష్ పేరును బీఆర్‌ఎస్ అధినేత ఖరారు చేశారు. అయితే అభ్యర్థిని ప్రకటించి ఐదు రోజులు అవుతున్నా ఆయన జిల్లాకు రాలేదు. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, కేడర్‌ను కలువలేదు. కొందరు మాత్రం అభ్యర్థి ఇంటి వద్దకే వెళ్లి కలుస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తుండగా.. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించలేదు.

మంత్రి పదవికి లైన్ క్లియర్?

- ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి అమాత్య యోగం దక్కుతుందంటూ జిల్లాలో చర్చ
- ఎంపీ ఎన్నికలు పూర్తి కాగానే పదవి ఇచ్చేలా అధిష్టానం నుంచి హామీ
- అందుకే తన సతీమణిని ఎన్నికల్లో పోటీ చేయించని రాజగోపాల్‌రెడ్డి



సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది.

అధిష్టానం హామీ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ విషయంలో అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. అయితే రాజగోపాల్‌రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండటంతో పాటు రాజగోపాల్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు మంత్రి పదవి వస్తుందని, హోం మినిస్టర్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల తరువాత తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరం

భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీలో ఉంటారని మొదటి నుంచి చర్చ జరిగింది. పార్టీ సర్వేల ప్రకారం ఆమె అయితే భారీ మెజారిటీతో గెలుస్తారని చర్చ సాగింది. దీంతో అధిష్టానం లక్ష్మిని పోటీ చేయించాలని రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. అయితే తాము ఎంపీ టికెట్ అడుగలేదని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. అధిష్టానం నుంచి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి హామీ రావడంతో తన సతీమణి భువనగిరి ఎంపీ బరిలో నిలిపే విషయంలో తప్పుకున్నారు. ఎంపీగా పోటీలో ఉంటే మంత్రి పదవి ఇవ్వాలంటే పార్టీ పరంగా విమర్శలు రావచ్చనే భావనతో ఎంపీగా పోటీ చేయవద్దనే ఆలోచనతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. అందులో భాగంగానే తాము ఎంపీ టికెట్ అడగలేదని, పార్టీ ఎవరిని బరిలో నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దీంతో అధిష్టానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని, ఆ ఎన్నికల తర్వాత రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.

భద్రత చర్యలతో విపత్తులను నివారించొచ్చు



భద్రతపై ప్రతిజ్ఞ చేస్తున్న పరిశ్రమల శాఖ అధికారులు, దివీస్ అధికారులు

- పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాజగోపాల్

చౌటుప్పల్: ఏ రంగంలోనైనా సరైన భద్రతా చర్యలు చేపట్టినప్పుడే విపత్తులను నివారించవచ్చని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాజగోపాల్ అన్నారు. భద్రత లేకుంటే ఒక్కోసారి వ్యవస్థలే నాశనం అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఉన్న దివీస్ లేబోరేటరీస్ లిమిటెడ్ సంస్థలో నెల రోజులుగా జరుగుతున్న 53వ జాతీయ భద్రతా మాసోత్సవాలు శుక్రవారం రాత్రి ముగిసాయి. అందులో భాగంగా కంపెనీలో ఏర్పాటు చేసిన భద్రతా పరికరాలు, యంత్రాల ఎగ్జిబిషన్‌ను పరిశ్రమ శాఖ అధికారులు పరిశీలించారు. అత్యాధునికమైన యంత్రాలు అందుబాటులో ఉండడంతో యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రత ఏ ఒక్క రంగానికో పరిమితం కాదన్నారు. ప్రతి అంశంలో భద్రత అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతి వ్యక్తికి శిక్షణ, జ్ఞానం, క్రమశిక్షణ ఎంతో అవసరమని గుర్తుచేశారు. ప్రమాదాలు సంభవించిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన పరిశ్రమల నిర్వహణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నదని, అలాంటి తరుణంలో భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదాలు లేకుండా దివీస్ యాజమాన్యం చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. సాంకేతికతను ఉపయోగించి భద్రతకు పెద్దపీట వేయాలన్నారు. దివీస్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఎస్.రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కేవీ.శ్రీదేవి, ఇన్‌స్పెక్టర్ నితిన్‌కుమార్, దివీస్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్‌కుమార్, ఈహెచ్‌ఎస్ జనరల్ మేనేజర్ బాలకిషోర్, చీఫ్ టెక్నాలజిస్ట్ పెండ్యాల శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, సేఫ్టీ ఏజీఎం సాంబశివరావు, ఉద్యోగులు బీకేకే. చౌదరి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాజగోపాల్

రికార్డుస్థాయి మెజార్టీతో గెలుస్తాం

- బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం
- రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి



మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భానుపురి (సూర్యాపేట): నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచేలా కృషి చేస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని ఈనెల 30న హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మట్టపల్లిలో ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌చార్జి, ఏఐసీసీ సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు హాజరు కానున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబం పని ఈయిపోయిందని, వారి గురించి చర్చించడం వృథా అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కానుందన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన పథకాలను రద్దు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క హామీని కూడా మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 13 ఎంపీ స్థానాలను దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొప్పుల వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు మట్టపల్లిలో కాంగ్రెస్ సమావేశం

నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌గౌడ్, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మట్టపల్లి మహాక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ దర్శనం, 2 గంటలకు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

దడ పుట్టిస్తున్న గవద బిళ్లలు



జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు

- పిల్లల్లో విస్తరిస్తున్న మంప్స్ వ్యాధి
- చికిత్స కోసం ఆస్పత్రులకు క్యూ

భువనగిరి: ఇటీవల చిన్నారులకు సోకుతున్న గవద బిళ్లలు (పారామిక్సో వైరస్) దడ పుట్టిస్తోంది. ప్రధానంగా 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్లో ఈ వ్యాధి విజృంభిస్తోంది. వసతి గృహాలు, పాఠశాలల్లో ఈ వ్యాధి ఒక్కరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. దీని బారిన పడిన వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఏమీ తినకపోవడం, తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిత్యం జిల్లాలో సుమారు 60నుంచి 80 మంది పిల్లల వరకు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.

వ్యాధి లక్షణాలు ఇలా..

గవద బిళ్లలుగా పిలువబడే మంప్స్ వ్యాధి సోకిన వారిలో చెవుల కింద దవడ వాపు వచ్చి నొప్పి కలుగుతుంది. లాలాజలం గ్రంథులకు వాపు ఏర్పడి నీరు మింగలేనంత నొప్పిగా ఉంటుంది. తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, జ్వరం, నోరు ఎండిపోవడం, ఆకలి మందగించడం, బలహీనత, చిరాకు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి పూర్తి స్థాయిలో సోకడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. చికిత్స అనంతరం వారంలో రోజుల్లో తగ్గిపోతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

వ్యాప్తి ఇలా..

వాతావరణంలోని గాలి బిందువులు వాహకంగా ముక్కు లేదా నోటి ద్వారా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించే పారమిక్సో వైరస్ మంప్స్ వ్యాధికి కారణమవుతుంది. వ్యాధి సోకిన వారు తుమ్మడం, దగ్గడం, ఉమ్మివేయడం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేదు

ఎక్కువగా మంప్స్ వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఆస్పత్రికి వస్తున్నారు. ఈ వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. పిల్లలకు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పిల్లలను పాఠశాలకు పంపించవద్దు. వసతి గృహం నుంచి ఇంటికి తీసుకెళ్లడం లేదా అక్కడే ఐసోలేషన్ చేయడం వంటివి చేయాలి. జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

– వెంకటేశ్వర్లు, పిల్లల వైద్య నిపుణులు, జిల్లా కేంద్ర ఆస్పత్రి

ఆగని ఇసుక దందా



వలిగొండ మండలం గోకారం గ్రామంలో డంప్ చేసిన ఇసుక

- మూసీనదిలో రాత్రి వేళ తవ్వకాలు
- స్థానిక అవసరాల పేరుతో డంప్‌లు
- ఆలేరు, బిక్కేరు వాగుల నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలింపు
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు



మూసీ నది నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుబడ్డ లారీ (ఫైల్)

సాక్షి, యాదాద్రి: జిల్లాలోని మూసీ నది, ఆలేరు, బిక్కేరు, వాగుల్లోని ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. నదులు, వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. స్థానిక అవసరాల అనుమతుల పేరుతో తరలిస్తున్న ఇసుకను ఒక దగ్గర డంపు చేసి రాత్రి సమయాల్లో లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇసుక తరలింపులో భాగంగా పంచాయతీ, రెవెన్యూ అధికారులు, పోలీసులకు ముడుపులు ముడుతున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌కు తరలింపు

వలిగొండ, రామన్నపేట, మోత్కూరు మండలాల్లో మూసీ నదిలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. మూసీ పరిసర గ్రామాలైన వేములకొండ, గోకారం, వలిగొండ, పొద్దటూరు, నాగారం, లింగరాజుపల్లి, లోతుకుంట, శోభనాద్రిపురం, లక్ష్మాపురం, పల్లివాడ, సూరారం, పొడిచేడు, దత్తప్పగూడెం కేంద్రాలుగా ఈ దందా నడుస్తోంది. స్థానిక ప్రజల అవసరాలు, ప్రభుత్వ నిర్మాణాలకోసం రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొందిన ట్రాక్టర్ యజమానులు అనుమతి కంటే ఎక్కువ ట్రిప్పులను తరలిస్తున్నారు. పగటి సమయంలో తరలించాల్సిన ఇసుకను రాత్రి పూట తరలిస్తున్నారు. అదే విధంగా రాయిపల్లి, కొరటికల్, కప్రాయిపల్లి, పోతిరెడ్డిపల్లి, సింగారం, రహీంఖాన్‌పేట, గుండాల మండలం బండకొత్త పల్లి, వస్తాకొండూరు, మాసాన్‌పల్లి, అనంతారం తదితర గ్రామాల శివారులోని వాగుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. కొలనుపాక, గొలనుకొండ, కొల్లూరు తదితర గ్రామాల నుంచి జనగామ, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆలేరు వాగు నుంచి తరలించిన ఇసుకను బైపాస్ రోడ్డులో డంప్ చేసి, రాత్రి సమయంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మూసీ ఇసుకను గోకారం, వేములకొండలో డంప్ చేసి లారీల్లో తరలిస్తున్నారు.

నిఘా కరువు..

రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి తీసుకున్న చోటుకు కాకుండా మరో చోటుకు తరలిస్తున్నా పోలీస్ నిఘా వైఫల్యంతో ఇసుక రవాణా సాగుతోంది. పలుమార్లు ఇసుక ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదై.. జరిమానాలు చెల్లించిన తర్వాత అధికారుల అండతో మరింత ఎక్కువగా అక్రమ దందా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

క్లుప్తంగా

ఇద్దరి అరెస్ట్.. రిమాండ్

తిరుమలగిరి : దౌర్జన్యంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుమలగిరి ఎస్ఐ సత్య నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన వీరవెల్లి కృష్ణాంజలికి చెందిన 20గుంటల భూమిని ఇదే గ్రామానికి చెందిన ఇమ్మడి సోమనర్సయ్య తన అనుచరులతో బెదిరించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తాడోజు శ్రీకాంతాచారి, పత్తెపురం విజయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

వ్యక్తి అదృశ్యం

కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలంలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు మధుకర్‌రెడ్డి (35) అదృశ్యమయ్యాడు. ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన ప్రకారం.. కంచర్ల మధుకర్‌రెడ్డి ఈనెల 13న ఉదయం 5 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుమారుడి కోసం గాలింపు చేపట్టినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

రూ.2.50 లక్షల నగదు సీజ్

ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఆత్మకూర్ – నెమ్మికల్ రహదారిలో శుక్రవారం ఎస్సై సైదులుగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మరిపెడ బంగ్లాకు చెందిన బోయిని మల్లేష్ రూ.2.50 లక్షలను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును డిస్ట్రిక్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

రూ.2,55,750 నగదు సీజ్

మిర్యాలగూడ అర్బన్: ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా ఎస్ఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్‌పేట ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వచ్చిన కారును తనిఖీలు చేయగా రూ.2 లక్షల 55 వేల 750 నగదును గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి జిల్లా ట్రెజరీకి పంపించామని తెలిపారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆధారాలు లేకుండా నగదును తరలించవద్దని సూచించారు.

రిటైర్డ్ తహసీల్దార్ మృతి



నరేందర్‌రాయుడు (ఫైల్)

మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ దేవినేని నరేందర్ రాయుడు (73) గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయనకు భార్య దేవినేని నిర్మల బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకులు ఇద్దరు కోడలితో పాటు అమెరికాలో ఉంటున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం స్వగ్రామం మోత్కూరులో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

అడుగంటిన 'మూసీ'

- 620 అడుగులకు పడిపోయిన నీటిమట్టం
- డెడ్ స్టోరేజీకి చేరువలో రిజర్వాయర్



మూసీ రిజర్వాయర్‌లో తేలిన పూడిక దిబ్బలు

కేతేపల్లి: ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగు, తాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్‌లో నీరు అడుగంటింది. దాదాపు ఆరు నెలల నుంచి వర్షాలు లేకపోవటం, వేసవిలో ఎండలు తీవ్రం కావటంతో పాటు ఆయకట్టులో రెండు సీజన్‌లలో పంటల సాగుకు నీటిని విడుదల చేయటంతో మూసీ రిజర్వాయర్‌లో రోజు రోజుకు నీటి మట్టం తగ్గుతుంది. 645 అడుగుల గరిష్ఠ నీటి మట్టం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 620 అడుగులకు పడిపోయింది. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవరాల్లోని 42 గ్రామాల్లో 35 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. గత ఏడాది జూన్ మాసంలోనే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో వానాకాలం, యాసంగి సీజన్‌లో రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. ఆయకట్టులో యాసంగి వరి పంటలు కోతకు రావటంతో ఇటీవలే కాల్వలకు నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుతం ఆవిరి, స్పీకేజీ, లీకేజీ రూపంలో ప్రతిరోజు 35 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. 4.46టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం అర టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం 620 అడుగులు మాత్రమే ఉంది. మరో 10 అడుగుల నీరు తగ్గితే నీటిమట్టం డెడ్ స్టోరేజీకి(610అడుగులకు) చేరుకుంటుంది. 615 అడుగులకు నీటి మట్టం చేరితే దుర్వాసన, ఒండుతో కూడిన నీరు మాత్రమే రిజర్వాయర్‌లో ఉంటుంది. కనీసం పశువులు తాగేందుకు కూడా వీలుండదు. మరో రెండు నెలలు గడిస్తే గాని వర్షాలు కురిసి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది.



వెలవెలబోతున్న మూసీ రిజర్వాయర్

ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు



పట్టుబడిన నిందితులతో అధికారులు

హుజూర్‌నగర్ : ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం నియోజకవర్గంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 40 లీటర్ల సారా, 40 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ చేయగా ఒకరు పారి పోయారు. 750 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. హుజూర్‌నగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మ నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మట్టంపల్లి, పాలకీడు మండలాల్లో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బిల్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ సేవ్య, ధరావత్ పీకి, బానోతు సక్రీ, బాణోత్ బికారిల వద్ద ఉన్న 40 లీటర్ల సారా, 40కిలోల బెల్లం, గ్యాస్ సిలిండర్, స్టవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సేవ్య, పీకి, సక్రీలను అరెస్ట్ చేయగా బికారి పారి పోయాడు. మంచ్యా తండాకు చెందిన భూక్య సైదాను, కొత్త తండాకు చెందిన బాణోత్ మార్యాడీలు సారా కలిగి ఉన్నందున వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బిల్యా నాయక్ తండా, పాత దోనబండ తండా, కొత్త తండా, లాలితండా, మంచ్యా తండా, మీగడంపాడు తండాలతోపాటు పాలకీడు పోలీస్ ఎస్ఐ లక్ష్మీనారాయణతో కలిసి బెట్టేతండాలో విస్తతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 750 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐలు చంద్రశేఖర్, రాకేష్, మల్లయ్య, శంకర్‌లతో పాటు ఎక్సైజ్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదు



సమావేశంలో మాట్లాడుతున్న జ్యోతి

మిర్యాలగూడ: హోలీ పండుగ రోజు తనపై దాడి చేసి గాయపరిచితే రూరల్ పోలసులు చర్యలు తీసుకోకపోగా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని బాధితురాలు ధనావత్ జ్యోతి ఆరోపించారు. శుక్రవారం బాధిత మహిళ జ్యోతి విలేకరులతో మాట్లాడారు. మిర్యాలగూడ మండలం కొత్తసామ్యతండా గ్రామానికి చెందిన ధనావత్ జ్యోతి ఈనెల 25న ఆమె ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన ధనావత్ చందు, ధనావత్ సైదా, ధనావత్ కుమార్, ధనావత్ వనిత ఆమె భర్త చందులు అకారణంగా గొడవపడి దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించగా చందు వేరేవారిని కారులో పిలిపించి తనను, తన భర్తను, తన బావలైన ధనావత్ కుర్వా, ధనావత్ సురేష్, తన మరిది ధనావత్ నరేష్‌లను దూషించి దాడికి పాల్పడినట్లు తెలిపారు. అంతలోనే గ్రామ పెద్దలు రాగా దుండగులు కారును వదిలేసి వెళ్లిపోయారన్నారు. కారులో వచ్చిన వారి గురించి ఆరా తీయగా ధనావత్ పవన్, అడావత్ రాము, అడావత్ ప్రసాద్, అడవత్ మాస్టర్‌లు అని తెలిసిందని అన్నారు. తమపై అకారణంగా దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుని శిక్షించి న్యాయం చేయాలని కోరింది. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ధనావత్ సైదా, మంగా, గ్రామ మాజీ సర్పంచ్ సురేష్ తదితరులు ఉన్నారు.

అత్తింటి వేధింపులకు వివాహిత బలి



చందన (ఫైల్)

పెన్‌పహాడ్ : అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పిండిప్రోలు అయోధ్య–సునీత దంపతుల కుమార్తె చందన(23)ను మిర్యాలగూడకు చెందిన ఆనందం వేణుకు ఇచ్చి 2021లో వివాహం చేశారు. వేణు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 18 నెలల బాలుడు ఉన్నాడు. కొన్ని నెలల నుంచి చందనను భర్త, అత్త విజయలక్ష్మి అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటుంది. చందనను అదనపు కట్నం తేవాలని ఫోన్‌లో వేధిస్తూ భర్తపై పెట్టిన కేసు రాజీ పడాలని బెదిరిస్తూ ఉండగా తట్టుకోలేక తెల్లవారుజామున ఇంట్లో పైకప్పులో ఉన్న రాడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి అయోధ్య ఫిర్యాదు మేరకు డీఎస్పీ రవి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ రవీందర్‌లు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.



మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ రవి

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య



యాదిరెడ్డి (ఫైల్)

గుండాల : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుండాల మండలంలోని నూనెగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిరుపల్లి యాదిరెడ్డి (41) కొంత కాలంగా మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవపడే వాడు. వేగలేని భార్య మాధవి 15 రోజుల క్రితం తన తల్లిగారైన పల్లెర్ల గ్రామానికి వెళ్లింది. దీంతో యాదిరెడ్డి ఈ నెల 24న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన పక్క రైతులు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం తెలిపి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు తెలిపారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ యాకన్న తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు చెప్పారు.

ఖాతాలో నుంచి రూ.6,99,900 మాయం

- నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు



బాధితుడు బాలయ్య

కొండమల్లేపల్లి : దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన మారుపాకల బాలయ్యకు ముదిగొండ పంజాబ్ నేషనల్ బ్యాంకులో గల ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు 6,99,900 రూపాయలను కాజేశారు. శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఓ వ్యక్తి ఫోన్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని అంటూ మారుపాకుల బాలయ్య మీరేనా అని అడగడంతో అవునని సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేశాడు. అనంతరం పదే పదే మూడుసార్లు ఫోన్ చేయడంతో కట్ చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అనంతరం తన ఫోన్‌కి రెండు మెసేజ్‌లు వచ్చాయని, మొదటి మెసేజ్‌లో రూ.4,99,900 రూపాయలు డెబిట్ అయినట్లు, రెండో మెసేజ్‌లో రూ.2లక్షలు డెబిట్ అయినట్లు రావడంతో ముదిగొండ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్లో సంప్రదించగా ఆన్‌లైన్ మోసం జరిగినట్లు మేనేజర్ తెలిపినట్లు తెలిపాడు. ఈ విషయమై ముదిగొండ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్‌ను ఫోన్లో సంప్రదించగా సదరు ఖాతాదారుడు ఏపీకే యాప్ ద్వారా నైనా గాని లేదా ఓటీపీలు చెప్పడం ద్వారానైనా గాని ఈ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాలయ్య ఖాతాకు చెందిన నగదు కెనరా బ్యాంక్‌కు ఖాతాకు క్రెడిట్ అయినట్లు, ఆన్‌లైన్‌లో కెనెరా బ్యాంక్ ఏ బ్రాంచ్ అనే సమాచారం లేదని మేనేజర్ వివరణ ఇచ్చారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

బ్యాంకు డబ్బులను దుర్వినియోగం చేసిన ఉద్యోగి అరెస్ట్



మాట్లాడుతున్న సీఐ బీషన్న

నాగార్జునసాగర్: బ్యాంకు డబ్బులను దుర్వినియోగం చేసిన ఉద్యోగిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాగార్జునసాగర్ సీఐ బీషన్న తెలిపారు. శుక్రవారం నాగార్జునసాగర్ హిల్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీకి చెందిన కెతావత్ గిరీష్ నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని ఏపీజీవీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కళాకారులు బ్యాంకులో జమచేసిన రూ.6,57,000లను గిరీష్ సొంతానికి వాడుకుని డబ్బులను దుర్వినియోగం చేసి బ్యాంకును మోసగించాడని తెలిపారు. ఏపీజీవీబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాగర్ ఎస్ఐ సంపత్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో శుక్రవారం వేకువజామున ఎస్ఐ సంపత్, తన సిబ్బందితో కలిసి జానారెడ్డి కాలనీలో ఉన్న బ్యాంకు ఉద్యోగి గిరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి బ్యాంకు అమాయకుల డబ్బులను వారి ఖాతాలో జమచేయకుండా క్రికెట్ బెట్టింగ్‌లలో పెట్టాడని తెలిపారు. బ్యాంకు డబ్బులు రూ.6,57,000లతో పాటు తన ఆస్తులు విక్రయించి బయట అప్పులు చేసి మరో రూ.40 లక్షల వరకు బెట్టింగ్‌లలో పెట్టి పోగొట్టుకున్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన ఎస్ఐ ఎస్ సంపత్, హెడ్ కానిస్టేబుల్ గురునాధం, కానిస్టేబుల్‌లు జావిద్, హోంగార్డు రామ్మోహన్, నర్సింహ, విజయ్‌లను మిర్యాలగూడ డీఎస్పీ అభినందించనట్లు తెలిపారు.

దాడి చేస్తున్నారంటూ హల్‌చల్

భువనగిరి క్రైం : కొందరు వ్యక్తులు తనను వెంబడిస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని శుక్రవారం ఓ వ్యక్తి భువనగిరి బస్టాండ్‌లో హల్‌చల్ సృష్టించాడు. గుంటూరుకు చెందిన వెంకట్ హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో తమ బంధువుల ఇంటికి వచ్చి భువనగిరి టోల్ గేట్ వద్ద బస్సు దిగాడు. భువనగిరి బస్సు ఎక్కి బస్టాండ్‌కు చేరుకున్నాడు. కాగా స్వ గ్రామమైన గుంటూరులో జరిగిన గొడవల కారణంగా అతన్ని వెంబడించగా అదే కోణంలో ఆలోచిస్తూ తనపై దాడి జరిపేందుకు వస్తున్నారని 100కు ఫోన్ చేశాడు. పోలీసులు అప్రమత్తమై బస్టాండ్‌లో అతని వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. గతంలో జరిగిన గొడవల కారణంగా అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన తల్లికి అతడిని అప్పగించారు.

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

నూతనకల్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జె సైదులు తెలిపిన వివరాల ప్రకారం.....మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన పెసరి నాగయ్య ఈ నెల 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి నేటి వరకు తిరిగి రాలేదు. ఇతను వ్యక్తి ఆచూకీ కోసం బంధువులను, చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకోగా ఏలాంటి సమాచారం లేకపోవడంతో నాగయ్య తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఇతడికి మతిస్థిమితం లేదని తెలిపారు.

మఠంపల్లిలో గుడ్ ఫ్రైడే



మఠంపల్లిలో శిలువ మోస్తున్న ఏసుక్రీస్తు

మఠంపల్లి: మఠంపల్లిలో క్రైస్తవులకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న శుభవార్త చర్చి ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులంతా ప్రధాన రహదారికి చేరుకున్నారు. ఫిలాత్‌రాజు ఏసుక్రీస్తుకు శిలువదండన విధించి పావన జలపానంలో చేతులుకడుగుకునే సన్నివేశంతో గుడ్‌ఫ్రైడే వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా 14చోట్ల భటులు కొరడాలతో కొట్టుచుండగా రక్తపుదారలు కారుచున్నా ఏసుక్రీస్తు శిలువను మోసే సన్నివేశాలతో కళాకారులు రక్తికట్టించారు. భారీగా వచ్చిన క్రైస్తవులు, మహిళలు విషన్నవదనాలతో ర్యాలీగా క్రీస్తు వెంట నడిచారు.చివరిగా చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు శిలువవేసే సన్నివేశం క్రైస్తవుల కంట కన్నీరు తెప్పించింది.అనంతరం చర్చిలో ఫాదర్ మార్టిన్ మాట్లాడుతూ లోకంలోని జనులను పాపాలనుండి రక్షించేందుకే క్రీస్తుశిలువ మోసాడన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆదూరిస్రవంతి కిషోర్‌రెడ్డి,లూర్తుమారెడ్డి, జయభారత్‌రెడ్డి, గాలిచిన్నపురెడ్డి, ఆంతోనిరెడ్డి, బాలశౌరెడ్డి, బాలరెడ్డి,జార్జిరెడ్డి, ఇన్నారెడ్డి,శౌరెడ్డి,అదిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని చౌటపల్లి, రఘునాదపాలెం, అల్లీపురం.పెదవీడు తదితర గ్రామాలలో గల చర్చిలలో శుక్రవారం గుడ్‌ఫ్రాడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగాఆయా గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

చెస్ క్రీడాకారిణికి ఎస్పీ అభినందనలు



విద్యార్థినిని అభినందిస్తున్న ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేటటౌన్ : ప్రతిష్టాత్మమైన కమిషన్ ఫర్ ఉమెన్ చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే సంయుక్తంగా నిర్వహించిన క్వీన్స్ ఆన్లైన్ ఫెస్టివల్ 2024లో రాడికల్ చెస్ అకాడమీకి చెందిన కప్పల ఇందిర అండర్ 16 విభాగంలో ఏడు రౌండ్లలో ఆరు రౌండ్లు గెలిచి ఫైనల్‌కు ఎంపికైంది. లీగ్ దశలో 193 దేశాలు క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నట్టు కోచ్ ఎడవెల్లి అనిల్‌కుమార్ తెలిపారు. ఆసియా, యూరప్, అమెరికా ఆఫ్రికా ఖండాల నుంచి 400 పైగా క్రీడాకారులు పాల్గొన్నట్టు చెప్పారు. లీగ్ దశలో ఏడుకు ఆరు పాయింట్లు గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇందిరను జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే శుక్రవారం అభినందించారు.

గిరిజన హక్కులను పరిరక్షిస్తాం

- జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్

భువనగిరి : తెలంగాణలో గిరిజన హక్కులను పరిరక్షిస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట్రోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న ఆయనకు స్థానిక బైపాస్‌రోడ్డు మార్గంలోని న్యూ వివేరా హోటల్ వద్ద రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు అజ్మీర్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ఆయనకు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీనునాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, పార్టీ పట్టణ కమిటి అధ్యక్షుడు రత్నపురం బలరాం,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, భూక్య నరేష్ నాయక్, మాలోత్ రమేష్ నాయక్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, నర్సింహ్మాచారి,సత్యం సాయికుమార్, అశోక్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా

- నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ క్రైం: జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ప్రజల స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పాత రౌడీ షీటర్లు, నేరస్తులు, సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడే వారి పట్ల ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలపై అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 155 కేసుల్లో సంబంధం ఉన్న 265 మందిని సంబంధిత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేసినట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాలు, వ్యక్తులు సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంటుందన్నారు. పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక మొత్తం డబ్బులు తీసుకెళితే సరైన ఆధారాలు చూపాలన్నారు.

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున యువత ఈజీ మనీ సంపాదనకు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి వారి పట్ల నిఘా ఉంచి చర్యలు తీసుకంటామని తెలిపారు. బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా నష్టపోయి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఫలితంగా వారి కుటుంబాలు దుర్భర జీవితంలోకి వెళుతున్నాయని తెలిపారు. వినోదం కోసం ఆడే ఆటను ఆహ్లాదకరంగానే చూడాలని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. బెట్టింగ్‌ల సమాచారం పోలీసులకు అందించాలని కోరారు.

బెల్టు షాపులపై పోలీసుల దాడి

శాలిగౌరారం: పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి మండలంలోని గురుజాల గ్రామంలో అక్రమంగా నడుపుతున్న మద్యం బెల్టు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలో మద్యం బెల్టు దుకాణం నడుపుతున్న షేక్ పాషా ఇంట్లో సోదాలు చేయగా 20 బీర్లు లభ్యమయ్యాయని తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.3250లు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన బీర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేసి అక్రమంగా బెల్టుషాపు నడుపుతున్న షేక్ పాషాపై ఎక్సైజ్ యాక్ట్ 34(ఏ) సెక్షన్ కింద కేసును మోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

భక్తురాలికి బ్యాగ్ అప్పగింత



భక్తురాలికి బ్యాగ్ అందజేస్తున్న హోంగార్డు

యాదగిరిగుట్ట: యాదాద్రీశుడి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఓ భక్తురాలు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి సిబ్బంది, హోంగార్డు అప్పగించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. సిద్దిపేటకు జిల్లాకు చెందిన ఓ భక్తురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పాతగుట్ట ఆలయానికి వచ్చింది. మధ్యాహ్నం 12గంటల సమయంలో శ్రీస్వామిని దర్శించుకొని, అనంతరం అక్కడే తాను తెచ్చుకున్న బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. దీనిని గమనించిన ఆలయ ప్రచారశాఖలో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు మైక్ అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో భక్తురాలు ఆలయంలోకి వచ్చిన తరువాత వివరాలు తెలుసుకొని బ్యాగ్‌ను ఆలయ ఇన్‌స్పెక్టర్ మెరుగు నర్సింహ, హోంగార్డు సిబ్బంది శ్రీశైలం, బి.నర్సింహరావు అందజేశారు.

వడ్డెరుల అభివృద్ధికి పాటు పడాలి

- వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సైదులు



వినతిపత్రం అందిస్తున్న సంఘం నాయకులు

భానుపురి (సూర్యాపేట) : సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర కులానికి అధిక నిధులు కేటాయించి వారి అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దండగుల సైదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో వడ్డెరల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర వెంకన్న, ఇరగదిండ్ల అంజయ్య, కొడదల రాంబాబు, తమ్మిశెట్టి రాజేష్, గోగుల లింగయ్య, శివరాత్రి మహేష్, అశోక్, గోగుల సైదులు, అశోక్, సురి పాల్గొన్నారు.